Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 48

(Feb. 21, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 48

(Feb. 21, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 21—2—47 శుక్రవారం [సంచిక 48

తిరువాంకూరు సంస్కరణలకు సంస్థాన కాంగ్రెస్ నిరాకరణ

తిరువేంద్ర, ఫిబ్రవరి 9

తిరువాంకూర్ సంస్థానకాంగ్రెస్‌కమిటీ నిన్న సమావేశమైంది. తిరువాంకూరు ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ సంస్కరణలను కాంగ్రెస్‌కమిటీ నిరాకరిస్తూ తీర్మానించింది. రాజ్యాంగ శాసనాన్ని నిజమైన ప్రజాప్రతినిధులే నిర్మించగల్గుతారని ఆ తీర్మానంలో స్పష్టపరిచింది.

యువజనుల వోటింగు హక్కుతో ప్రజా పరిషత్తును ఎన్నుకోవాలి. ఆ పరిషత్తే రాజ్యాంగశాసనం తయారు చేయాలని కోరింది.

కార్మికనాయకుని విడుదల

గుంటూరు, ఫిబ్రవరి 20

చీరాల రైల్వే కేసులో అరెస్టుచేయబడి చాల రోజులుగా జైలులోవున్న సి. యల్. నారాయణ (చీరాల ఫిగాకు కార్మికుల నాయకుడు) గారికి జిల్లా జడ్జి బెయిల్ యిచ్చాడు. నారాయణగారి తరఫున యస్. వి. యల్. నరసింహంగారు వాదించారు.

మరొక బ్రిటిష్ అవార్డు వెలువడుతుంది

మైసూర్‌లో సత్యాగ్రహం

మైసూర్ సంస్థాన కాంగ్రెస్ తీర్మానం

బెంగుళూరు, ఫిబ్రవరి 17

బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపనకై సత్యాగ్రహం ప్రారంభించాలని మైసూర్ సంస్థాన కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించింది.

తీర్మానంలో ఇలా ఉంది:

"అధికారుల భావమేమిటో అని మేము ఇంతవరకూ వేచి ఉన్నాము. తగినంత కాలం జరిగినా బాధ్యతాయుత ప్రభుత్వ సమస్యకు ప్రభుత్వం సంతృప్తికరంగా సమాధాన మివ్వలేదు. రాజ్యాంగ సంస్కరణల పని దివానుకు అప్పగించారు. దివాను విచ్ఛిన్నపద్ధతులను అవలంబిస్తున్నారు.

"పై కారణాలవల్లను, సంపూర్ణ ప్రజాస్వామిక బాధ్యతాయుత ప్రభుత్వం ఒక్కటే అందరికి సమానావకాశాలు కల్గించగలదనే భావంవల్లను, కొత్త రాజ్యాంగం వచ్చేలోగా తాత్కాలిక ప్రభుత్వ మొకటి ఏర్పడక తప్పదని భావించడంవల్లను, సత్యాగ్రహం అవలంబించడంతప్ప వేరే మార్గంలేదని మేము భావిస్తున్నాము."

పాకిస్థాన్‌కు ఇండియా రిజర్వుబ్యాంకు బంగారు సప్లయి

బొంబాయి, ఫిబ్రవరి 18

ఇండియా రిజర్వుబ్యాంకు పాకిస్థాన్‌కు ప్రభుత్వపు బ్యాంకుకు 2½ లక్షల సవరనులు విమానంలో పంపుతూంది.

రిజర్వుబాంకు ఉద్యోగి ఒకడు దీనిని గురించి చెబుతూ, ఇండియాబంగారాన్ని గ్రీసుకు పంపుతున్నామన్న వార్త నిరాధారమని అన్నాడు. ఈబంగారమంతా ఇంగ్లాండు బ్యాంకు సొత్తట.

పసిఫిక్ సముద్రంలో అమెరికా మిలిటరీ వ్యూహాలు

న్యూయార్కు, ఫిబ్రవరి 18

వెనుక జపాను మాండేటరీ పరిపాలన క్రింద వుండిన పసిఫిక్ దీవులను అమెరికా కబళించాలనుకుంటూంది. న్యాయంగా వీటిని మిత్రరాజ్యసమితి ధర్మకర్తృత్వానికి వప్పగించాలి. కాని, అమెరికా దానిని అంగీకరించడంలేదు. వీటిని అమెరికా ఏకైక ధర్మకర్తృత్వానికి విధిస్తానంటూ లోగడ ఒక ముసాయిదాపటంబడిక తయారు చేసింది. దీనిని ఫ్రాన్సు, రష్యా ఖండించాయి. ఈ ఒడంబడికను మిత్రరాజ్యసమితి అంగీకరిస్తుందో లేదో ఇంకా తేలలేదు.

మిత్రరాజ్యసమితి అంగీకరించినా, అంగీకరించకపోయినా ఈ దీవులను అమెరికా తన స్వాధీనంలో ఉంచుకోడానికే నిశ్చయించిందంటూ అమెరికాప్రభుత్వం ఈవేళ ఒక ప్రకటన చేసింది.

అమెరికాకు వేలకొలది మైళ్ళదూరంలో ఆసియా ఖండానికి అతి సమీపంలోఉన్న ఈ దీవులు అమెరికా ఆత్మరక్షణకు అత్యవసరమట. గువాం, మార్షల్ కారొలైన్, మారియానా దీవులను కేంద్రంగా తీసుకొని అమెరికా ఈ పసిఫిక్కు దీవుల్లో బ్రహ్మాండమైన మిలిటరీ వ్యూహాన్ని నిర్మించడానికి ప్లానులు తయారుచేసింది. పెద్ద పెద్ద విమాన, నౌకా కేంద్రాలను నిర్మిస్తూంది.

ఆసియాఖండంలో ప్రాబల్యం సంపాదించడానికి, అమెరికా సామ్రాజ్యవాదులు సాగిస్తున్న పన్నాగాలకే ఇది ఉపయోగపడు గాని, ఆత్మరక్షణకోసం కాదని వేరే చెప్ప నక్కరలేదు.

వైస్రాయి మారిపోతాడట

వేవెల్ స్థానంలో మౌంట్‌బాటెన్ వస్తాడని ఊహలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19

లీగుసభ్యులు రాజ్యాంగసభలో పాల్గొనకుండా తాత్కాలికప్రభుత్వంలో ఉండవీలులేదని నెహ్రూవ్రాసినలేఖ విషయమై బ్రిటిష్ ప్రభుత్వం గురువారం (రేపు) ఒక ప్రకటన చేయనున్నది. ఈప్రకటనను పార్లమెంటులో అట్లీ తెలియబరుస్తాడు. ఢిల్లీనుండికూడ ఆదే ప్రకటన వెలువడుతుంది.

ఇందుతోపాటు వైస్రాయిని మార్చివేస్తారనే వార్తపై లండన్‌లో నేడు చాలవదంతులు వ్యాపించాయి. అధికారులు ఔనని కాని కాదనికాని చెప్పడంలేదు. బ్రిటిష్ ప్రభుత్వ ప్రకటనలో ఇదికూడ బయటపడవచ్చును.

రేపటి బ్రిటిష్ ప్రకటనలో ఎక్కువభాగం లీగుసభ్యులు తాత్కాలిక ప్రభుత్వంలో ఉండాలా లేదా అనే సమస్యనుగూర్చే ఉంటుంది. ఒకవేపు రాజ్యాంగసభను బహిష్కరిస్తూ, మరొకవేపు తాత్కాలిక ప్రభుత్వంలో లీగు సభ్యులుండడం సరికాదన్న కాంగ్రెసు లేఖను, అందుకు సమాధానంగా లీగుసభ్యులు వ్రాసిన లేఖను బ్రిటిష్ మంత్రివర్గం సమాలోచించి ఒకనిర్ణయానికివచ్చింది.

అట్లీ రేపు పార్లమెంటులోచేసే ప్రకటన చాల పెద్దదిగా ఉంటుందట. కన్సర్వేటివ్ చర్చిల్ దీనిపై చాలప్రశ్నలు వేయవచ్చును అసలీప్రకటన కామన్సులోను, ప్రభువుల సభలోనుకూడ చర్చించాలని కన్సర్వేటివ్ సభ్యులు కోరుతారట. ఈ ప్రకటనలో ఏముంటుంది అనేది ఇంకా తెలియడంలేదు.

మౌంటుబాటెన్ వైస్రాయిగా వస్తాడా?

వైస్రాయి వేవెల్‌నుమార్చి, ఆస్థానంలో అడ్మిరల్ లార్డు లూయీ మౌంట్‌బాటన్‌ను నియమిస్తారని చాల విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తున్నదని రాయిటర్ రాజకీయ విలేఖరి వ్రాస్తున్నాడు. అధికారులు దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేదు.

భారతదేశంలో రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడకుండా చేసేందుకని బ్రిటన్ ఏదో ఒక మార్గాన్ని తమ ప్రకటనలో సూచిస్తున్నదట. లీగురాజ్యాంగసభలో పాల్గొనకుండా పోవడం వల్ల ప్రతిష్టంభన ఏర్పడినదని బ్రిటన్ భావిస్తున్నదట.

కాంగ్రెస్ లీగులకు ముందు తెలిపారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19

బ్రిటిష్‌ప్రభుత్వం రేపు చేయనున్న ప్రకటన సారాంశాన్ని వైస్రాయి నేడు జరిగిన తాత్కాలిక ప్రభుత్వసభ్యుల సమావేశంలో తెలిపాడని తెలియవస్తున్నది. వైస్రాయి మార్పునుగూర్చి కూడ వదంతులు వ్యాపించాయి. లండన్ సమావేశానికి వైస్రాయి వేవెల్ వెళ్ళినప్పుడే ఇలాంటి వార్తలు వచ్చాయి. వేవెల్ నియామకం కేవలం యుద్ధావసరాలవల్ల జేయబడిందని అధికార వర్గం అప్పుడే సాకులుకూడ చెబుతున్నారు.

కోయంబత్తూరు సమ్మెపై గిరితో నాడార్ చర్చ

మద్రాసు, ఫిబ్రవరి 18

కోయంబత్తూరు కార్మికుల సమ్మె బహు తీవ్రంగా జరుగుతూంది. తమిళనాడు కాంగ్రెసు అధ్యక్షులు కామరాజ నాడార్ యొక్క రాయబారాలను మిల్లుయజమానులు తృణీకరించి లాకౌట్ చేశారు. ఆ విషయాలను గురించి నాడార్‌గారు కార్మికశాఖ మంత్రి గిరిగారితో చర్చించారు.

మా పోరాటం ఒక్క బోనసుకే కాదు

పనులనుండి తొలగించినవారికి తిరిగి పనులు ఇవ్వాలి

కోయంబత్తూరు, ఫిబ్రవరి 19

కోయంబత్తూరు జిల్లా టెక్స్టయిలు కార్మికుల యూనియను (కాంగ్రెసు) కార్యదర్శి సమ్మెపై మద్రాసు ప్రభుత్వ ప్రకటనను ఖండిస్తూ ఒక ప్రకటన చేశారు. దానిలో సమ్మెదారులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం ప్రకటనలో గల అసత్యాలన్నీ ఖండించి ఈ విధంగా అన్నారు.

"ఈ సమ్మె ఒక్క బోనసుకోసమేనని కొందరు దురభిప్రాయపడుతున్నారు. అది తప్పు. బోనసు సమస్య ముఖ్యంగావున్నా, కక్షిగా కార్మికులను పనులనుంచి తొలగించడం అనేది చాల హెచ్చుగావుంది. నేడు ఆవిధంగా పనులనుంచి తొలగించబడిన కార్మికులు 800 మంది వీధులలో పడివున్నారు. వారి సంఖ్య అంతకంతకు హెచ్చుతూంది. ఇది కార్మికుల కోరికలు యజమానులకు తెలియబరచిన తర్వాతనుండీ ఎక్కువవుతూంది. వీరిని తిరిగి పనులలోకి తీసుకోవాలని సమ్మెదారుల కోరికలలో ఒకటి."

మద్రాసు ప్రధానిపై అవిశ్వాస తీర్మానం

ఫిబ్రవరి 28 వ చర్చ జరుగుతుంది

మద్రాసు, ఫిబ్రవరి 19

మద్రాసు అసెంబ్లీ కాంగ్రెసుపార్టీ నాయకునిపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ కొందరు సభ్యులు పంపిన తీర్మానాన్ని గురించి చర్చించేటందుకై ఫిబ్రవరి 28 వ తేదీన కాంగ్రెసు అసెంబ్లీపార్టీ సమావేశం నిర్ణయించబడింది.

మద్రాస్ అసెంబ్లీ కాంగ్రెస్‌పార్టీముఠాలు

విచారణకై ఉపసంఘం

మద్రాసు, ఫిబ్రవరి 19

"అసెంబ్లీ కాంగ్రెసు పార్టీనిగాని, పార్టీ నాయకునిగాని, ఆయన మంత్రివర్గాన్నిగాని అవమానపరచి అసహ్యం కలిగించే ఉద్దేశంతో పని చేస్తున్న ముఠాలు ఏమున్నా మద్రాస్ కాంగ్రెస్ అసెంబ్లీ పార్టీలో వున్నవేమో తెలుసుకొనేటందుకం"టూ ప్రకాశంగారి అధ్యక్షతను ఒక ఉపసంఘం నియమించబడింది.

ఈ ఉపసంఘానికి ప్రకాశంగారు అధ్యక్షులు. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌సంఘంఅధ్యక్షులు రంగా, తమిళనాడు కాంగ్రెసు సంఘం అధ్యక్షులు కామరాజ నాడార్, కేరళకాంగ్రెస్ సంఘం అధ్యక్షులు కేలప్పన్‌గార్లు, దక్షిణకెనరాజిల్లా కాంగ్రెసుసంఘ కార్యదర్శి, తెన్నేటి విశ్వనాధంగారలుంటారు.

అసెంబ్లీపార్టీలో ముఠాలున్నాయి

అసెంబ్లీపార్టీలో ముఠా ఉన్నాయేమో విచారించడానికై కమిటీని వేస్తున్నామని ప్రకటిస్తూ ప్రధాని ప్రకాశంగారుఇలాఅన్నారు:

"కాంగ్రెసు అసెంబ్లీపార్టీలో ముఠాలున్నాయన్నది అందరూ ఎరుగుదురు. మంత్రివర్గం ఏర్పడ్డనాటినుంచీ ఇవిపనిచేస్తున్నాయి. ముఠాలుగా ఏర్పడిపనిచేయడం పార్టీవిధులకు విరుద్ధం. అల్లాగ పనిచేస్తున్న వారిపై క్రమశిక్షణ భంగానికి చర్యదీసుకొని పార్టీనుంచి తొలగించవచ్చును. ఈనాడు ఏర్పడుతూన్న పరిస్థితులవలన ఈ ముఠాలు ఉన్నాయేమో తెలుసుకొనేటందుకై పార్టీ నాయకుని హోదాలో ఈ ఉపసంఘాన్ని వేస్తున్నాను. ముఠాల పద్ధతిని నిర్మూలించి, ప్రభుత్వనిర్వహణ సాఫీగా సాగిపోయేటందుకు అవసరమైన ఉపాయాలను ఈకమిటీఆలోచిస్తుంది."

అవిశ్వాసతీర్మానంపై సంతకం చేసినవారికి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుకార్యవర్గం బెదిరింపు

రాజమండ్రి, ఫిబ్రవరి 18

రాజమండ్రిలో 17 వ తేదీన సమావేశం అయిన ఆంధ్రరాష్ట్ర కార్యవర్గం పెద్ద తీర్మానం చేసింది. దానిలో ప్రధాని ప్రకాశంగారు మంత్రివర్గంలోకి వెళ్ళాక గాంధీగారు చెప్పిన నిర్మాణ కార్యక్రమాన్ని అమలు జరపడానికై చేసిన కృషిని అభినందించారు. ధాన్యాల ధరల విషయంలో రైతులకు ఉపయోగం జరగక పోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం మీదికి నెట్టేశారు. ప్రస్తుతం ప్రధానిపై అవిశ్వాసం ప్రకటించుతూ సంతకాలు పెట్టినవారెవ్వరూ ఇంతవరకు ప్రజారక్షణ ఆర్డినెన్సు, మద్యపాన నిషేధచట్టం విషయంలో తప్ప మంత్రివర్గం కార్యక్రమాన్ని విమర్శించివుండలేదనీ, తాము ఈ చర్యకు దిగేముందయినా రాష్ట్ర కాంగ్రెసు సంఘంతో సంప్రదించలేదనీ, అందుచేత వీరి చర్య కాంగ్రెసు విరోధుల ప్రవర్తనలాగనే ప్రమాదకరమైనదనీ నిర్ణయించారు. మంత్రివర్గంలో సభ్యత్వాలు, పదవులు చేజిక్కించుకోవడం కొరకే వీరు తాపత్రయపడుతున్నారని ఖండించారు. వీరి చర్యలు కాంగ్రెసులో చీలికలు తెస్తాయన్నారు. చివరకు "కాంగ్రెసు సిద్ధాంతాలను ప్రకాశంగారు ఏవిధంగా భంగపుచ్చారోదానిని ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుసంఘానికి తెలిపి విరూపించడం ఆయనకు వ్యతిరేకంగా విశ్వాసరాహిత్య తీర్మానంపై సంతకాలుచేసిన శాసనసభ్య కాంగ్రెసు పార్టీలో 37 గురు ఆంధ్ర సభ్యులకు విధ్యుక్తధర్మమై యున్నది. ప్రజాసేవకము ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘము తమపైనుంచిన విధులబాధ్యతలను ఈ సభ్యులు గుర్తించినవారైతే, ప్రకాశంగారిపైన, ఆయన మంత్రివర్గంపైన తమవిర్యాదులను ఆరోపణలను పరిశీలించదగు అవకాశాన్ని ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘానికి కలిగించివుండేవారు. ఈవిధానాన్ని వీరిప్పుడైనా అవలంబించడం విధ్యుక్త

(మిగతా 4 వ పేజీలో)

మద్రాసు ప్రజాశాంతి రక్షణ చట్టం

ప్రభుత్వం బిల్లు ప్రకటన

మద్రాసు, ఫిబ్రవరి 19

మద్రాసు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టదలచిన (1947 మద్రాస్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్) మద్రాసు ప్రజాశాంతిరక్షణ బిల్లు వివరాలను నిన్నటి ఫోర్టు సెంట్ జార్జి గెజెట్‌లో ప్రకటించారు.

ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ప్రజారక్షణకు భంగకరంగా ఉండేవారిని నిర్బంధంలో ఉంచడానికి, సాముదాయక జరిమానాలు వసూలు చేయడానికి, సభలు ఉత్సవాలు నిరోధించడానికి, అవసరమైన సర్వీసులను అదుపులో ఉంచుకోడానికి అధికారాలు గలిగి ఉంటుంది.

ఇది చెన్నరాష్ట్రానికంతకు వర్తిస్తుంది. వెంటనే అచరణలోకి వస్తుంది. ఒక సంవత్సరం అచరణలో ఉంటుంది. కాని అవసరమైతే ఫోర్టు సెంట్ జార్జి గెజెట్‌లో ప్రకటించి మొత్తంమీద మరి ఒక సంవత్సరంకు మొక్కువ గాకుండా అచరణలో ఉండేటట్లు చేయవచ్చు.

ఈ చట్టప్రకారం యేదైనా చర్య జరిపినప్పుడు న్యాయస్థానాలలో ఎట్టిచర్యగావిద్యుక్తి మీదను, రాష్ట్రప్రభుత్వంమీదను జరపవీలులేదు.

ఈ చట్టం ప్రకారం పోలీసు ఆఫీసరు అనుమానమున్నవారిని వారంటు లేకుండా అరెస్టు చేయవచ్చు. ఏదైనా ఒక యిల్లు, ... ప్రజా రక్షణకు విరుద్ధమైనవిధంగా ఉపయోగింపబడుతుందని అనుమానం కలిగితే దాన్ని సోదా చేయడానికి అధికారాన్ని ఒక ఆఫీసరుకు ప్రభుత్వము యీయవచ్చు.

ప్రజాశాంతి రక్షణ నిమిత్తం పత్రికా సంపాదకులు, ప్రచురణకర్తలు తాము ప్రచురించే విషయాలు ముందుగా ఒక అధికారి పరిశీలనకు పంపవలసిందిగా ఉత్తరువు చేయవచ్చు. ఒక విషయం యేదైనా ప్రచురించరాదని నిషేధించవచ్చు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

1947 ఫిబ్రవరి 21 : శుక్రవారం

కొబ్బరినూనె కరువు

డి.సి.ఐ. సత్యాలతును రద్దుపర్చాలి

రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి ప్రకటన

బందరు విద్యార్థులపై ప్రిన్సిపాల్ దురాగతాలు

ప్రత్యక్ష పోరాటం తప్పదా?

పలుచోట్ల ఉపాధ్యాయుల తీర్మానాలు

టీచర్ల వేతనాలు ప్రభుత్వం పెంచాలి

ప్రత్యక్ష పోరాటానికి టీచర్ల సన్నాహం

వాసిలి ఉపాధ్యాయుల అసంతృప్తి

ఉపాధ్యాయుల కనీస కోర్కెలు

అదనంగా చేయించే డ్యూటీకి అదనపు అలవెన్సు యివ్వాలి

కృష్ణాజిల్లా ప్రాథమికోపాధ్యాయ ప్రతినిధుల సమావేశం

దొంగవ్యాపారులకు స్వేచ్ఛ ప్రజాసేవకులకు జైళ్లు

ధాన్యంధర పెంచం బోనసు యివ్వం

మద్రాసు ప్రభుత్వ ప్రకటన

కొల్లేరు రైతులపై భూస్వాముల దుండగాలు

భూమినుండి తొలగించడానికి దౌర్జన్యాలు

కర్నూలులో కట్టెలకరువు

ఉద్యోగుల అసమర్థత కారణంగా

(మా విలేఖరి)

పెడన ఫ్యాక్టరీ కార్మికుల సమ్మె

ప్రభుత్వోద్యోగుల చర్యలు

గుంటూరు జ్యూట్ మిల్లు యజమాని గూండాల దౌర్జన్యం

రైతులపై చల్లపల్లి జమీందారు కేసులు

గ్రామోద్యోగులు రిమిషన్లు కాజేశారు

రాష్ట్ర పుగాకు కార్మిక ప్రతినిధుల సమావేశం

అల్యూమినియం ఇత్తడి పరిశ్రమపై పుస్తకం

డి. పన్యాసరావు అర్గనైజరు ఆంధ్రరాష్ట్ర అల్యూమినియం ఇత్తడి కార్మిక అర్గనైజింగు కమిటి ఇన్నిస్‌పేట, రాజమండ్రి.

పార్టీకి వాకాసుక

విజ్ఞానబాలసదనాలతో, సరస్వతుల నరసింహం

ముంగండ, ఫిబ్రవరి 17

స్వాతంత్ర్య పోరాటంపట్ల అర్డినెన్సు భస్మాసురహస్తం

ప్రభుత్వచర్యపై వివిధ కాంగ్రెసు నాయకులు

వినుకొండ తాలూకా కాంగ్రెస్ కమిటీ సభ్యులు

జిల్లా యువజన కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడు

తణుకు తాలూకా కాంగ్రెసు సభ్యుడు

పరచూరు ఫిర్కా కాంగ్రెసు అధ్యక్షుడు

పిఠాపురం సోషలిస్టు

నోటీసు

ది గుంటూరు టొబాకో మార్కెట్ కమిటీ, గుంటూరు.

గుంటూరుజిల్లాలోవున్న పొగాకు వ్యాపారస్తులు, కమీషనుదార్లు, బ్రోకర్లు మద్రాసు వ్యాపారపైరుల మార్కెట్ల చట్టంక్రింద 1947 సంవత్సరమునకు 15.3.1947 లోపుగా గుంటూరు పొగాకు మార్కెట్ కమిటి ఆఫీసులో లైసెన్సు రుసుం చెల్లించుకోవలయునని యిందుమూలంగా తెలియపర్చడమైనది. పాతలైసెన్సుదారుడు గోదాము లైసెన్సుకాలం తీరకముందే లైసెన్సుకొరకు దరఖాస్తు పెట్టవలెను. క్రొత్తగాలైసెన్సు తీసుకొనువారు లైసెన్సుతోపాటు గోదాములైసెన్సుకూడ దరఖాస్తు చేయవలెను. అలా చేయనియెడల రూల్సుప్రకారం ప్రాసిక్యూషను జరుపబడును.

17—2—47, గుంటూరు.

(సం.) కొల్లా వెంకయ్య, బి. ఏ. చైర్మన్.

కార్మిక తగాదా బిల్లును కార్మికులు ఆమోదించరు

కార్మికుల సమైక్యత దృఢపడింది

ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు తీర్మానాలు

(మా విలేఖరి)

కలకత్తా, ఫిబ్రవరి 18

అఖిలభారత ట్రేడుయూనియన్ కాంగ్రెస్ కార్మికవర్గంలోని దృఢసమైక్యతను రుజావు చేసింది. 1100 మంది ప్రతినిధులు సమావేశానికి విచ్చేశారు. ఈ ప్రతినిధులలో భారతదేశపు వివిధ ప్రదేశాలనుండి వచ్చిన కాంగ్రెసు, లీగు, కమ్యూనిస్టుపార్టీ ప్రముఖులున్నారు.

ఈరోజు సమావేశంలో అన్ని పార్టీలకు ఒడంబడిక కుదిరిందని ప్రకటిస్తూ మృణాల కాంతిఘోషుగారిలా అన్నారు: "ట్రేడ్ యూనియన్ కాంగ్రెసులో చీలికలు వస్తాయన్నవారి ఆశలు నిరాశలయ్యాయి."

తర్వాత వచ్చే సంవత్సరానికి కార్యవర్గాన్ని ప్రతిపాదిస్తూ ఎన్. ఎమ్. జోషీ ఇలా అన్నారు. "మన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలో, అందరి సహకారం దొరికేలాగ యత్నం చూడాలి. అప్పుడే మన సంస్థ సక్రమంగా కార్యక్రమాన్ని నడుపుకొనగలుగుతుంది. ఒక సమాధానానికి వచ్చినందుకు అన్ని గ్రూపుల నాయకులను నేను అభినందిస్తున్నాను. ఇందువల్ల మన సంస్థలో సమైక్యత రుజువయ్యాయి." తర్వాత ఎన్. ఎమ్. జోషీగారు క్రింది కార్యవర్గాన్ని ఇలా ప్రతిపాదించారు.

అధ్యక్షుడు: యస్. ఏ. డాంగే

ఉపాధ్యక్షులు: అఫ్తబ్ అలీ, ఎస్. ఎస్. మిరాజ్కర్, ఆర్. ఏ. ఖెడ్గికర్, కె. ఎన్. జోగ్లేకర్, మహ్మద్ యూనస్

ప్రధాన కార్యదర్శి: యన్. యం. జోషీ

సహాయ కార్యదర్శులు: కాంతా ముఖర్జీ, యస్. ఏ. పద్మ్, మాణిక్ గాంధీ, దివకర్ దేశాయ్

కోశాధిపతి: పీటర్ ఆల్వారెజ్

ఈ ప్రతిపాదనను రణదివే బలపరచాడు. సభ్యులు హర్షధ్వానాలతో ఆమోదించారు.

కార్మిక తగాదా బిల్లును కార్మికులామోదించరు

నిన్నటి సమావేశంలో భారత ప్రభుత్వం తెచ్చిన కార్మిక తగాదా బిల్లును ఖండిస్తూ ఒక తీర్మానాన్ని కామ్రేడ్ డాంగే ప్రతిపాదించారు. బలవంతపు మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకొనడంవల్లను, కార్మికుల సమ్మెహక్కును తొలగిస్తున్నందుకు ఈ బిల్లును తీర్మానం తీవ్రంగా ఖండిస్తున్నది. అందులో యిలా ఉంది:

"తాత్కాలిక ప్రభుత్వం 1929 కార్మిక తగాదా చట్టంలోని అక్షేపణకరమైన షరతులను తొలగిస్తారని కార్మికులు ఆశించారు. సమ్మెలను చట్టవిరుద్ధమని చెప్పే పాత సామ్రాజ్యవాదుల చట్టంలోని షరతులను రద్దుచేస్తారని విశ్వసించారు. కాని తాత్కాలిక ప్రభుత్వంవారి ఆశలకువిరుద్ధమైన పద్ధతిలో నడవడం మొదలు పెట్టింది. 1929 కార్మిక తగాదాచట్టంలోని పాడు షరతులను తొలగించకపోవడమేగాక, వానిని మరింత కఠినంగా అమలుజరిపే బిల్లును తాత్కాలిక ప్రభుత్వం కొనివచ్చింది. నిరంకుశంగా యుద్ధసమయంలో భారత కార్మికులపై రుద్దిన రక్షణచట్టంలోని ఆక్షేపణకరమైన సూత్రాలన్నీ ఇప్పటిబిల్లులో ఉన్నవి

"సమ్మెలు తొలగించాలంటే వాని మూలకారణాలను గడపిచూడాలి. కాని నిర్బంధ విధానంతో లాభంలేదు.

"నేడు పెంచుసే కార్మికుల కనీసవేతనాలను నిర్ణయిస్తూ, వారికి జీవితావసరాలను సైన పరిస్థితులను కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చెయ్యాలని కోరుతున్నాము.

"ఈ కార్మిక తగాదాబిల్లును, అవసరమైనమార్పులుచేయకుండా చట్టంచేసినట్లయితే కార్మికసంఘాలు దీనిని ఆమోదించవు."

ప్రభుత్వం కార్మికసమస్యను పరిష్కరిస్తుందా

ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ డాంగే ఇలా ఉపన్యసించారు:

"ఇలాంటి చట్టాలు చేయడం ప్రజాక్షేమానికవసరమని ప్రభుత్వం చెబుతున్నది. కార్మికులు తిండిలేక మాడుతున్నారు. న్యాయమైన కూలి, తిండి, బట్ట, తలదాచుకునేందుకు ఇల్లు కావాలని కోరితే ప్రభుత్వం చెబుతున్నదేమిటి? కొత్త నిదానించండి అన్నీ చేస్తామంటున్నారు.

"కాని కార్మిక సమస్యను ప్రభుత్వమెలా పరిష్కరిస్తున్నది? రామేవో పంచవర్ష ప్రణాళికలు, దశవర్ష ప్రణాళికలు వేస్తున్నామని, 1950 నాటికి కార్మికులకు కావలసిన తిండి బట్ట వస్తుందని ప్రభుత్వం అంటున్నది.

"ఒకవేపు ఉపసంఘాలను నియమిస్తున్నారు. ఆ సంఘాలు చేసిన సూచనలను సమాలోచనలను చేయడానికి కమిషన్లు నియమిస్తారు. ఆతర్వాత వానిని చట్టాలుచేస్తారు. ఈలోగా కార్మికులు వేచి చచ్చినట్లు పడి ఉండకపోతే పోలీసు తుపాకు గుండ్లకు యెరగావలసి వస్తున్నది.

ప్రజలు సమ్మెలను బలపరుస్తున్నారు

"ప్రజలపేరుచెప్పిన సమ్మెలను ఈనాడు ప్రభుత్వం నిషేధిస్తున్నది. పోస్టల్ సమ్మె జరుగుతుండగా దానిని బలపరుస్తూ 40 లక్షల మంది కలకత్తా ప్రజలు సానుభూతి హర్తాల్ చేశారు.

"ప్రజలే ఇలా ముందుకువచ్చి సమ్మెలను బలపరుస్తుంటే, సమ్మెలు ప్రజలకు నష్టకరమని ప్రభుత్వం చెప్పడంలో అర్థమేముంది. ఏ ప్రజలను ప్రభుత్వంరక్షించదలచుకున్నది? ప్రభుత్వం రక్షింపదలచుకున్నది, సామాన్య ప్రజలనుకాదు, కేవలం అత్యల్ప సంఖ్యాకులుగానున్న బడుగుదారులను, పరిశ్రమ యజమానులను మాత్రమే. ప్రభుత్వం రక్షిస్తామనే ప్రజల్లో 38 కోట్లసామాన్య ప్రజలకు తావులేదు.

నాయకులు తప్పుదారి బడకుండా చూడాలి

"కాంగ్రెసు నాయకులు, కార్మికులు తప్పుదారి బడకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాని నిజానికి మనమీబిల్లును ఎందుకు ఖండిస్తున్నామంటే, ప్రజాక్షేమానికివిరుద్ధంగా ఆ నాయకులు తప్పుదారిని పడకూడదనే ఉద్దేశంతోనే.

"ప్రజాకోటిలో అత్యధిక సంఖ్యాకులు, కార్మికులు, రైతులు అన్న సంగతిని నాయకులు మరచిపోరాదు. కార్మికులు మోసపోవడం లేదు. కాని, పరిశ్రమల యజమానుల మోసానికి నాయకులే లోనవుతున్నారు.

చట్టాలతో కార్మిక కర్షకులను ఆపలేరు

"రైతు కార్మిక పోరాటాలను చట్టాలతో అణచివేయాలని వారు ఆలోచిస్తున్నారు. కూర, భవిష్యద్వక్త మానాలను గూర్చి నాయకులకుగల విజ్ఞానంపై గౌరవ భావంతో సవినయంగా నేను విన్నవిస్తున్నదేమంటే, నేడుచైతన్యవంతమైన నూతన కార్మిక కర్షకవర్గాన్నిమాత్రం నాయకులింకా అర్థం చేసుకోలేదు.

"పూర్వంలాగా బానిసగా పనిచేసి బానిసగా బ్రతికేందుకు నేటి కార్మిక కర్షకులు సిద్ధంగాలేరు. పనిచేసి ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాము, కడుపునిండా తిండి, బట్ట దొరికి సమగ్రంగా జీవించాలని నూతన భారతదేశాన్ని నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిర్మించాలని వారు నిశ్చయించుకున్నారు.

వీట్-నామ్‌ను కాపాడాలి

మిత్రరాజ్య సమితికి సిలోన్ కార్మికుల విజ్ఞప్తి

కొలంబో, ఫిబ్రవరి 20

"వీట్-నామ్ రిపబ్లిక్కు స్వాతంత్ర్యాన్ని కాపాడాలి" అని మిత్రరాజ్య సమితిని కోరుతూ సిలోన్ ట్రేడ్‌యూనియన్ ఫెడరేషను తీర్మానించింది. కొలంబో హార్బరు కార్మికులకు ఫ్రెంచినావలను బహిష్కరించవలసిందని ఈ తీర్మానం ఆదేశించింది.

శాసనసభలో కమ్యూనిస్టు తీర్మానం

ఇటీవల శాసనసభ బై-ఎలక్షన్‌లో అఖండ విజయం పొందిన సిలోన్ కమ్యూనిస్ట్ నాయకుడు డాక్టర్ యస్. ఏ. విక్రమసింఘే, శాసనసభలో ఒక తీర్మానం ప్రతిపాదింపనున్నారు. వెనుకటి నాజీ సైనికులను, ఆదనపు ఫ్రెంచి సేనలను వీట్-నామ్‌పై యుద్ధానికి తీసుకుపోతున్న ఫ్రెంచినావలను సిలోన్ నౌకాశ్రయాల్లో అన్ని సౌకర్యాలకు నిలిగించడాన్ని ఈ తీర్మానం తీవ్రంగా ఖండిస్తుంది.

ఫ్రెంచిప్రభుత్వానికి సిలోన్ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగాగాని సహాయపడకుండా చూడాలని ఈ తీర్మానం మంత్రివర్గాన్ని కోరింది.

సింగపూర్‌లో బ్రహ్మాండమైన ప్రదర్శన

(మా విలేఖరి)

వీట్-నామ్ ప్రజా ప్రభుత్వానికి పూర్తి సానుభూతి సహకారాలు తెలుపుతూ ఈనెల 9 వ తేదీన సింగపూర్‌లో బ్రహ్మాండమైన ప్రదర్శనం జరిగింది. 5 వేలమంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. మలయా కమ్యూనిస్టు పార్టీ, నేషనలిస్టుపార్టీ, డెమాక్రటిక్ యూనియన్, సింగపూర్ ట్రేడ్‌యూనియన్ల సంయుక్త నాయకత్వంలో ఈ ప్రదర్శన జరిగింది.

కాంగ్రెసు పొరబడితే కాంగ్రెసువాదులు తెలియచెప్పాలి

డాంగే ఉపన్యాసం కరతాళధ్వనులతో ముగిసింది. కాంగ్రెసువాది ఖెడ్గికర్ ఈతీర్మానాన్ని బలపరుస్తూ ఇలా ఉపన్యసించారు.

"డాంగే తీర్మానాన్ని కాంగ్రెసువాదినైన నేనెందుకు బలపరుస్తున్నావు అని చాలమంది అన్నారుగారు. నేను నిజమైన కాంగ్రెసువాదిగా ఈ తీర్మానాన్ని బలపరుస్తున్నానని విస్పష్టంగాతెలియచేస్తున్నాను కాంగ్రెస్‌నాయకులు తప్పుచేస్తే, ఆతప్పును తెలియజెప్పడం నిజమైన కాంగ్రెస్‌వాది ధర్మం." ఈమాటలు ఖెడ్గికర్ అన్నప్పుడు సభాభవనంసలువైపులా హర్షధ్వానాలు చెలరేగాయి. తిరిగి ఖెడ్గికర్ ఇలా ఉపన్యసించాడు:

"కార్మికులకు హారతికేమీ సౌఖ్యవంతమైనవికావు. పీసిమూలకంగా కార్మికులు దైన్యపాలు కావలసి వస్తున్నది. లాఠీలను, తుపాకిగుండ్లను ఎదుర్కోవలసి వస్తున్నది. విధిలేని పక్షంలోతప్ప సమ్మెకు పూనుకొనేందుకు కార్మికులేమీ బుద్ధితెలియని పసిపాపలు కారు. ప్రజల సౌకర్యాలకు ఇబ్బంది ఏర్పడిందని చాటిస్తే, కార్మికుల కోర్కెలను అంగీకరించి, సమ్మెలు లేకుండా చెయ్యాలి. అంతేగాని ఈ నిర్బంధశాసనాలను చేయవలసిన అవసరంలేదు. ఈ కార్మిక తగాదా బిల్లును వ్యతిరేకించడంలో దైన్యపు బలికావడానికి, తుపాకి గుండ్లకు బలికావడానికి, మా జీవితాలనైనా త్యాగంచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.

సమ్మెలు ఎవరో రెచ్చగొట్టినవి కావు

"కార్మికుల పోరాటాలు, సమ్మెలు ఎవరో రెచ్చగొడుతున్నారని చేసే నీచ ప్రచారం కేవలం తమ నిర్బంధవిధానాన్ని సమర్థించుకునేందుకు చెప్పే సాకుమాత్రమే నని నేను స్పష్టపరుస్తున్నాను."

సోదాలుచేసే పేరున ఇళ్లు కొల్లగొడుతున్నారు

మలబారులో పోలీసు చర్యలు

(మా విలేఖరి)

కాలికట్, ఫిబ్రవరి 19

ఆర్డినెన్సు పరిపాలనలో అరెస్టులు అతిసాధారణ విషయం అయిపోయాయి. తమదుశ్చర్యలను కప్పిపుచ్చడానికై కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతూన్న క్రమశిక్షణాహీన పోలీసు ఆఫీసర్ల దురంతాలకు పట్టపగ్గాలే లేకుండా వున్నాయి.

ఈ నెల 10 వ తేదీన కామ్రేడ్ కున్హంబు ఇంటిని సోదాచేయడానికనే పేరుతో మలబారు పోలీసులు 25 మంది గ్రామోద్యోగులతో ఇంట్లో ప్రవేశించి చేతికందినవన్నీ ఎత్తుకుపోయారు. వంటపాత్రలు, యితర సామాన్లు, పుస్తకాలు, బట్టలు అన్నీ తీసుకుపోయారు. చెట్లనున్న కొబ్బరికాయలు కోసేశారు. కోళ్ళను తీసుకుపోయారు. ఒక పెట్టెలో వున్న 253 రూపాయలు తీసుకుపోయారు. ఇంటిమీది పెంకులు కూలదోశారు. కున్హంబు రెండురోజుల్లో దొరక్కపోతే కొంపనిప్పేస్తామని బెదరించారు.

ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆ ఇంట్లోవున్న కొద్ది పుస్తకాలు, బట్టలుతప్ప కున్హంబుకు ఆ ఆస్తిపై ఏ హక్కూ లేదు. అదంతా ఆయన తల్లిది. సోదా జరిగినప్పుడు ఆమె యింట్లోలేదు. ఆమె చిన్నకొడుకు 14 ఏళ్ళవాడు మాత్రం వున్నాడు. పోలీసులు కుండలు సహా పగలకొట్టారు. కొద్దిపాటి బియ్యంవుంటే పట్టుకుపోయారు.

అదే రోజున కోరామ్ అనే గ్రామంలో ఎ. వి. చిందన్, కె. వి. కన్నన్, వైద్యర్, టి. వి. కేలూల ఇళ్ళు సోదాలుచేసి, చేతికందినవి ఎత్తుకుపోయారు.

13 వ తేదీన కామ్రేడ్ కె. వి. ఆర్. గోపాలన్‌కొరకై ఆయన సోదరి శ్రీ దేవీ అమ్మాళ్ ఇంటిపై పోలీసులు దాడిచేసి చేతికందినవన్నీ ఎత్తుకుపోయారు.

ప్రజల అసమ్మతి

కామ్రేడ్ల ఇండ్లమీద, బంధువుల ఇండ్లమీద చేసిన ఈదాడులనూ, పోలీసులు సామాను, సొత్తు మొదలగువానిని అపహరించడాన్నీ ఖండిస్తూ పలువు జరపబడినాయి. నారాయణ నంబియార్ అను కాంగ్రెసువాది కూడా ఒక సభలో ఉపన్యసించారు. సభలలో ధనం పోగుచేసి ఈ దుష్టచర్యలను ఖండిస్తూ ప్రధానికి తంతులు పంపుతున్నారు.

గృహకలహాలు, విశ్వాస రాహిత్యాలు క్రమశిక్షణ చర్యలతో కొట్లాడుకుంటూన్న మద్రాసు కాంగ్రెసు ప్రధాని ఇంతవరకు ఈ దురంతకులను నిలవడానికై ఏమీ చర్యలు తీసుకున్నట్లు లేదు.

చిన్న మలబారు పోలీసులు కృష్ణపిళ్ళె (మలబారు పార్టీ కార్యదర్శి) అత్తవారింటిమీద పడి ఆయన భార్య, పిల్లలు, అత్తగారు మొదలగువారికి సంబంధించిన బట్టలు, పాత్రలు, చెంబులు, తప్పేలాలు, మంచాలు, బియ్యం అన్నీ తర్లించుకు పోయారు. వారున్న యిల్లు అద్దెయిల్లు కావడంచేత దానిని ధ్వంసం చేయలేదు. ఇంట్లో బియ్యంకూడా లేకుండా చేసి మాడ్చాలని వారి సంకల్పం.

ఈ విధంగా ప్రధాని ప్రకాశంగారి పోలీసులు మలబారులో స్వైరవిహారం సాగిస్తున్నారు.

అల్బేనియా దేశద్రోహులతో బ్రిటిష్ అధికారుల పొత్తు

బ్రిటిష్ ప్రతినిధికి అల్బేనియా జవాబు

న్యూయార్కు, ఫిబ్రవరి 18

ప్రజారాజ్యమైన అల్బేనియాపైసామ్రాజ్యవాద బ్రిటన్ చేసిన ఫిర్యాదు ఈవేళ భద్రతాసంఘంలో చర్చకువచ్చింది.

లోగడ అక్టోబరు 22 న రెండు బ్రిటిష్ యుద్ధనావలు అల్బేనియా సముద్రంలో అక్రమంగా ప్రవేశించాయి. అక్కడ ప్రమాదవశాత్తు మందుపాతరలు తగిలి ఆ రెండు నావలూ మునిగిపోయాయి. దీనిని సాకుగా తీసుకొని మందు పాతరలను తుడిచివేస్తామనే నెపంతో బ్రిటిష్ యుద్ధ నౌకా బలాలు బారులుతీర్చి అల్బేనియా సముద్రంలో ప్రవేశించాయి. అల్బేనియాప్రభుత్వంఆక్షేపించినా లెక్కచేయలేదు. పైగా బ్రిటిష్ ప్రభుత్వం తన యుద్ధ నావలు మునిగిపోయినందుకు అల్బేనియా నష్ట పరిహారం ఇచ్చుకోవాలని కోరింది. అల్బేనియా ఈ కోరికను నిరాకరించింది.

బ్రిటన్ ఫిర్యాదును వివరిస్తూ సర్. అలెగ్జాండర్ కాడోగన్, అల్బేనియా దురుద్దేశంతో, రహస్యంగా మందుపాతరలు పెట్టిందని ఆరోపించాడు.

కార్ఫు సముద్రంగుండా (అల్బేనియాకు చెందినది) బ్రిటిష్ నావలు ఉత్తరదిక్కుగా వెళ్ళవలసి వచ్చిందట. ఎదుర్రొక్కట జర్మన్ మందుపాతరలు కొన్ని ఇంకా ఉన్నాయనే అనుమానంతో, అల్బేనియా తీరాన్ని అంటిపెట్టుకొని పోవలసివచ్చిందట. అలా పోతు రెండు నావలున్నప్పుడే మందుపాతరలు తగిలి మునిగిపోయాయన్నాడు.

ఇది జరిగిన తరువాత ఫ్రాన్సు, బ్రిటన్, గ్రీసు, అమెరికా, రష్యా, యుగోస్లావియా, ప్రతినిధులు కలిసివున్న "మందుపాతర సమితి" సలహా తీసుకొని బ్రిటిష్ నావలు ఆ సముద్రంలోని మందు పాతరలను తుడిచివేశాయట. (ఇలాంటి అనుమతి తామేమీ యివ్వలేదని ఆ సమితి అప్పుడే ఒక ప్రకటన చేసింది.) అప్పుడు దొరికిన పాతరలన్నీ జర్మన్ పాతరలని. వాటిని ఈమధ్యనే సముద్రంలో విడిచిపెట్టినట్లు స్పష్టంగా తెలుస్తున్నదని కాడోగన్ ఆరోపణలు చేశాడు.

"దౌర్జన్యదృష్టితోనే అల్బేనియా రక్షణ సన్నాహాలుచేసుకుంది," అని కాడోగన్ వాదించాడు.

అల్బేనియా జవాబు

అల్బేనియా ప్రతినిధి హస్నీ కాపో బ్రిటిష్ ఆరోపణకు జవాబు చెప్పాడు. మందుపాతరలకు అల్బేనియా ఎంతమాత్రం బాధ్యురాలు కాదన్నాడు.

"అల్బేనియాలోని బ్రిటిష్ మిలిటరీ రాయబారవర్గం అల్బేనియా దేశద్రోహులతోను, వెనుకటి నాజీ గూఢచారులతోను చేతులు కలిపి నానా కుట్రలు సాగించింది," అని అతను అచ్చితంగా చెప్పాడు.

"కార్ఫు సముద్రం అంతర్జాతీయ నౌకామార్గమని అల్బేనియా ఎన్నడూ ఒప్పుకోలేదు. ఆసముద్రం అల్బేనియాకు చెందినది. బ్రిటిష్ నౌకలు, అనుమతి అయినా అడగకుండా ఆ సముద్రంలోకి చొరబడడం అల్బేనియా స్వతంత్ర హోదాను భంగపరచడమే" అని అతనన్నాడు.

తరువాత చర్చ శుక్రవారంనాటికి వాయిదా పడింది.

(మొదటిపేజీ తరువాయి)

ధర్మం, కాకుంటే రాష్ట్రీ కాంగ్రెసు సంఘం పట్ల నీరు తమధర్మాన్ని నెరవేర్చలేదని మేము నిర్ణయించవలసివచ్చునని తీర్మానంముగించారు

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE